ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
5
కర్ణాటక వార్తలు
శుక్రవారం 29 మార్చి 2024



బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ

హంగామా..!



- అట్టహాసంగా డీకే సురేష్ నామినేషన్ ● సీఎం, డీసీఎం సహా పలువురు హాజరు
- పన్నుల వసూళ్లే బీజేపీ ధ్యేయం.. గ్యారెంటీలతో పేదలకు న్యాయం చేస్తున్నాం: సీఎం

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల తొలిరోజే బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ భారీ హంగామాతో నామినేషన్ దాఖలు చేశారు. గురువారం కనకపురలోని నివాసంలో తల్లితో పాటు అన్న డీసీఎం డీకే శివకుమార్ దంపతుల ఆశీర్వాదం పొందిన ఆయన ఇంటిదైవం కెంకెరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి రామనగర్‌కు పెద్దఎత్తున ర్యాలీగా వచ్చారు. రామనగర్ జిల్లాధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రి రామలింగారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం రామనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ బీజేపీ ఇప్పటి దాకా ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రజలకు శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేశామని తద్వారా రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు నేరుగా నగదు లభిస్తోందన్నారు. ప్రతి ఇంటికీ గ్యారెంటీ అందుతోందన్నారు. బీజేపీ- జేడీఎస్ పార్టీల కార్యకర్తల కుటుంబాలకు గ్యారెంటీలు ఇస్తున్నామని ఇందులో ఎక్కడా భేదాలు లేవన్నారు. బీజేపీ ఇక్కడి ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను సమగ్రంగా ఖర్చు చేయడం లేదన్నారు. డీజిల్, పెట్రోల్‌తో పాటు వంటగ్యాస్, రసాయన ఎరువుల ద్వారా పన్నులు వసూలు చేస్తోందన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రతి నెలా ఐదువేల కోట్ల దాకా అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. బెంగళూరు గ్రామీణ నుంచి డీకే సురేష్ గెలుపు తథ్యమన్నారు. ప్రజల మధ్యన ఉంటూ సమస్యలు తీర్చే డీకే సురేష్ కావాలా లేక వైట్‌కాలర్ డాక్టర్ మంజునాథ్ కావాలా అనేది ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా, సీఎంగా వ్యవహరించిన కుమారస్వామి రామనగర్ జిల్లాకు చేసిన న్యాయం ఏమిటని ప్రశ్నించారు.



డీకే సురేష్‌ను ఆలింగనం చేసుకుంటున్న సీఎం సిద్దరామయ్య



తొలి రోజే 25 నామినేషన్లు

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ల తొలిరోజున 25 మంది నామినేషన్ దాఖలు చేశారు. తొలివిడతలో జరిగే 14 నియోజకవరాల్లో చిత్రదుర్గ మినహా మిగిలిన అన్ని చోట్లా నామినేషన్‌లు దాఖలు చేశారు. 25మంది అభ్యర్థులు 29 నామినేషన్‌లు దాఖలు చేశారు. బెంగళూరు సెంట్రల్ నుంచి ఐదుగురు నామినేషన్‌లు వేయగా హాసన్ నుంచి ముగ్గురు నామినేషన్‌లు దాఖలు చేశారు. మిగిలిన 11నియోజకవర్గాల పరిధిలో ఒకరిద్దరు చొప్పున నామినేషన్ వేశారు. దక్షిణకన్నడ నుంచి బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయగా బెంగళూరు గ్రామీణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెండుసెట్‌ల నామినేషన్‌లు వేశారు. బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణ, మండ్య, మైసూరు, తుమకూరు, దక్షిణకన్నడల నుంచి రెండు నామినేషన్‌లు దాఖలు చేశారు. చామరాజనగర్, చిక్కబళ్లాపుర, కోలార్, ఉడుపి- చిక్కమగళూరు నుంచి ఒక్కొక్కరు నామినేషన్ వేశారు. జేడీఎస్ నుంచి హాసన్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ నామినేషన్ వేశారు. బీఎస్‌పీ నుంచి ఒకరు నామినేషన్ వేయగా గుర్తింపు కలిగిన పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌లుగా 16 మంది నామినేషన్ వేశారు. పురుషులు 23మంది ఇద్దరు మహిళలు ఉన్నారు.



బహిరంగ సభలో సీఎం, డీసీఎం తదితరుల సంఘీభావం



నామినేషన్ దాఖలు చేస్తున్న డీకే సురేష్

నేమ్...సేమ్..!

- బీజేపీ అభ్యర్థి సీఎన్ మంజునాథ్..
- అదే పేరుతో బీబీపీ నుంచి..

ఎన్నికల వేళ ప్రతి అంశానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఏమీ జరిగినా వింతంగా, విచిత్రంగా అనిపించడం ఖాయం. అటువంటిదే లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకోనుంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున డాక్టర్ సీఎన్ మంజునాథ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనపై కాంగ్రెస్ నుంచి డీసీఎం, రాష్ట్రకాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ పోటీ చేయనున్నారు. అయితే బహుజన్ భారత్ పార్టీ (బీబీపీ) నుంచి డాక్టర్ సీఎన్ మంజునాథ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఒకే పేరు హోదాతో పాటు ఇనిషియల్స్ కూడా ఒకే విధంగా ఉండటం బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన జయదేవ హృద్రోగ ఆసుపత్రుల డైరక్టర్‌గా వ్యవహరించారు. ఆయన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సుపరిచితుడు. ఇటీవల జనవరిలో డైరెక్టర్ హోదా నుంచి పదవీవిరమణ చెందగా వెంటనే రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఆయన పేరుతోనే ఉండే అభ్యర్థిని బీబీపీ అభ్యర్థిగా ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత లోక్‌సభ ఎన్నికలలో మండ్య నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సుమలత పేరుతోనే ఏకంగా నలుగురికి పైగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.



డీకే ఆస్తులు రూ.593 కోట్లు

బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆస్తులు రూ.593 కోట్లుగా చూపారు. ఐదేళ్ళ వ్యవధిలో ఆయన ఆస్తి అక్షరాల రూ.259 కోట్లు పెరిగింది. డీకే సురేష్ గురువారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తన ఆస్తి రూ.593 కోట్లుగా చూపారు. స్థిరాస్తి రూ. 106.71 కోట్లు కాగా చరాస్తులు రూ.486.33 కోట్లుగా చూపారు. ఆభరణాలు 1260 గ్రాములు, 4.86 కేజీల వెండి ఆభరణాలున్నాయి. అప్పులు రూ. 150.06 కోట్లు కాగా సొంతంగా కారు లేదు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల వేళ రూ.333.86 కోట్లు ఆస్తులు చూపిన డీకే సురేష్ ఐదేళ్ళ వ్యవధిలో రూ.593 కోట్లుగా పొందుపరచారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌కు నోటీసులు

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మేరకు మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం గురువారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న మంత్రి కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సభ జరిపారు. ముందస్తుగా అనుమతులు తీసుకోకుండానే వందలాది మంది ద్వారా సభ నిర్వహించడంతో పాటు పంపిణీలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. కోడ్ నిబంధనల ప్రకారం ముందుగా సభ జరిపేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన మేరకు దాఖలైన కేసును ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఏప్రిల్ 30వ తేదీ లోగా సమాధానం చెప్పాలని నోటీసులలో సూచించింది. సభ నిర్వహించిన భవన యజమాని ఉమేష్ మల్లప్ప వాసణ్ణకు నోటీసులు జారీ చేశారు.


దిగ్గజాల మధ్య కదన కుతూహలం

- బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పాగా వేసేనా?



ఉడుపి- చిక్కమగళూరు నియోజకవర్గ మ్యాప్

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ కంచుకోటగా ఉన్న ఉడుపి - చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి దిగ్గజాల మధ్య పోరు తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. బలహీనవర్గాల కమిషన్ అధ్యక్షుడిగా సేవలందించిన కె.జయప్రకాష్ హెగ్డేను కాంగ్రెస్ రంగంలోకి దించగా విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత కోట శ్రీనివాస పూజారీని బరిలోకి దించింది. ఇద్దరు నేతలూ క్లీన్ ఇమేజ్ కలిగిన వారు కావడం విశేషం. బీజేపీ టికెట్ ఆశించి తీవ్ర నిరాశకు లోనైన యువనేత ప్రమోద్ మధ్వరాజ్ ఒకవేళ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగితే బీజేపీకి గట్టి పోటీ తప్పదని వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 8 శాసనసభా నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ చేతిలో నాలుగు, బీజేపి చేతిలో నాలుగు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజెకు 7,18,916 ఓట్లు రాగా అప్పటి కాంగ్రెస్. జేడీఎస్ మిత్రకూటమి అభ్యర్థి ప్రమోద్ మధ్వరాజ్‌కు 3,69,317 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 17,57,616 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,11,981 మంది పురుష ఓటర్లు, 7,64,246 మంది మహిళా ఓటర్లు, 37 మంది హిజ్రా ఓటర్లు ఉన్నారు. గ్యారెంటీ పథకాల ద్వారా నియోజకవర్గంలో తమకు ఉన్న నలుగురు ఎమ్మెల్యేల బలం ద్వారా విజయం సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతుండగా ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిగా చూడాలన్న ఆ కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నందున తమకు గెలుపు ఖాయమని బీజేపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.





← కె.జయ ప్రకాష్ హెగ్డే
కోట శ్రీనివాస పూజారి →

కనులపండువగా ఖాద్రీశుడి

ప్రజాగరుడ సేవ

కదిరి, మార్చి 28: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రజాగరుడసేవ నిర్వహించారు. బుధవారం రాత్రి మోహినీ అవతారంలో బయలుదేరిన శ్రీవారు గురువారం సాయంత్రం ఆలయానికి చేరుకున్నారు. వెంటనే నిత్యపూజ, హోమం, గ్రామోత్సవం నిర్వహించారు. సంధ్యాసమయంలో గరుడవాహనంపై కొలువుదీరి శ్రీవారు.. భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోరినపుడు గరుడవాహనంపై శ్రీవారు కొలువుదీరడాన్ని ప్రజాగరుడసేవ అంటారు. ఈ ఉత్సవాన్ని ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ముందుండి నడిపిస్తున్న ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలని పేరు. బ్రహ్మదేవుని ఇష్టవాహనమైన గరుత్మంతుడి వాహనోత్సవాన్ని రెండుసార్లు నిర్వహిస్తారు. బ్రహ్మరథోత్సవానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. వారికి వినోదం పంచేందుకు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

నేడు గజవాహనోత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారు గజవాహనంపై విహరిస్తారు. ఈ వాహన సేవ తరువాతి రోజు బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. ఈ వాహనోత్సవాన్ని వాడుక భాషలో తెల్లటేను మెరవన అంటారు. ఐరావతంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.



స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు



శ్రీవారికి హారతి ఇస్తున్న వేద పండితులు



కర్ణాటక గ్రామీణ బ్యాంకు ముందు ఎద్దుల బండ్లతో నిరసన తెలుపుతున్న రైతులు



నిర్మానుష్యంగా మారిన సత్యనారాయణ పేట ఫ్లై ఓవర్

దారుణం




- రూ.లక్ష రుణానికి రూ.25 లక్షలు చెల్లించమంటున్నారు..
- అన్నదాత ఆగ్రహం
- కర్ణాటక గ్రామీణ బ్యాంకు ముందు ధర్నా
- రుణమాఫీ చేయాలంటూ ఎద్దుల బండ్లతో నిరసన
- ఫ్లై ఓవర్‌పై స్తంభించిన రాకపోకలు
- మండే ఎండలోనూ ఆగని ఆందోళన
- పరిష్కారానికి కృషి : మంత్రి నాగేంద్ర

బళ్లారి గాంధీనగర్, మార్చి 28: వడ్డీలు, చక్రవడ్డీల పేర్లతో రైతులను వేధిస్తున్నారని, ఓటీఎస్ పేరుతో సగం మొత్తం చెల్లించినా రుణవిముక్తి చేయలేదని అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బళ్లారి, సిరుగుప్ప తాలూకా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది రైతులు ఎద్దుల బండ్లతో బళ్లారికి చేరుకుని కర్ణాటక గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టడంతో ఫ్లై ఓవర్‌పై రాకపోకలు స్తంభించిపోయాయి. మండుతున్న ఎండలోనూ రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాధవ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక గ్రామీణ బ్యాంకు వద్ద గత ఏడాది సుమారు 230మంది నిరవధిక రైతులు ధర్నా చేపట్టారన్నారు. బ్యాంకు అధికారుల సూచనల మేరకు ఓటీఎస్ పద్ధతిలో ఒకే సారి పంటరుణాలు చెల్లించామన్నారు. అయితే ఇష్టానుసారంగా వడ్డీ వేసి రైతుల నుంచి అదనంగా 50 నుంచి 60శాతం మేర ఎక్కువగా పంట రుణాలను గుంజుతున్నారని ఆరోపించారు. ఒక రైతు బ్యాంకు నుండి రూ లక్ష రుణం తీసుకుంటే ప్రస్తుతం అది చక్రవడ్డీల పేరుతో ప్రస్తుతం రూ.25లక్షలకు చేరిందని, పది లక్షలు రుణాలు పొందిన వారికి రూ.50 నుంచి 60లక్షల వరకు చెల్లించాలని బ్యాంకు అధికారులు లెక్క చూపుతున్నారన్నారు. ఇలా అయితే రైతు బతికేదెలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో బ్రాంచీలు కలిగిన కర్ణాటక గ్రామీణ బ్యాంకు నుంచి సుమారు 30 నుండి 40లక్షల వరకు రైతులు పంటరుణాలు పొందారన్నారు. తద్వారా 1.2కోట్ల మంది రైతు కుటుంబాలు బ్యాంకు రుణాల కారణంగా కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు మాటలతో రైతులను నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారే గాని, బ్యాంకు అధికారులతో చర్చించి రైతు సమస్యను తీర్చడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండవేడిమికి తాళలేక బ్యాంకు ముందు షామియానా వేసేందుకు రైతులు ప్రయత్నించగా ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా రైతులు తగ్గకుండా మండే ఎండలోనే తమ నిరసన సాగించారు. ఈ విషయంపై స్థానిక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాగేంద్ర స్పందిస్తూ కేజీబీ బ్యాంకు నుంచి రైతులు పొందిన పంటరుణాలు 50 శాతం మేర రుణమాఫీ చేయాలని డిమాండ్ ఉందని, అయితే బ్యాంకు అధికారులు అంగీకరించడం లేదని, 25 శాతం పంటరుణాలను మాఫీ చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులతో మారోసారి చర్చించి వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కురుబూరు శాంతకుమార్, చాగనూరు మల్లికార్జున రెడ్డి, విరుపాక్ష, అసుండిలతో పాటు సిరుగుప్ప, బళ్ళారి తాలూకాల నుంచి వందలాది మంది రైతులు ఎద్దుల బండ్లతో నిరసనలో పాల్గొన్నారు.



మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కరూరు మాధవ రెడ్డి



తుంగభద్ర నీటి మట్టం : 1633 అడుగులు

	ప్రస్తుతం	గత ఏడాది
నీటి మట్టం (అడుగులు)	1,581.16	1,588.42
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు)	000	000
ఔట్ ఫ్లో (క్యూసెక్కులు)	911	6,936
సామర్థ్యం (టీఎంసీలు)	5.06	9.76

జోరుగా జొన్నల విక్రయం

● క్వింటాల్‌కు రూ. 3,180 మద్దతుధర ప్రకటించిన ప్రభుత్వం ● బారులు తీరిన ట్రాక్టర్లు

సిరుగుప్ప, మార్చి 28 : జిల్లాలో జొన్నల విక్రయం జోరందుకుంది. ప్రభుత్వం జొన్నలకు క్వింటాల్ రూ.3180 వంతున మద్దతు ధర ఖరారు చేసింది. అంతేకాకుండా సిరుగుప్ప తాలుకాలోనేకాక ఇతర ప్రాంతాలలో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. దీంతో కరువు కాలంలో నదీ పరివాహక ప్రాంతాలలో అక్కడక్కడ వేసిన జొన్న పంట బాగా పండడంతో రైతులు వాటిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా రైతులకు నగదును జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బళ్లారి ఏపీఎంసీ మార్కెట్ యార్డులోని ఆహార పౌరసరఫరాల గోడౌన్ వద్ద గురువారం కి.మీ పొడవునా జొన్నలలోడుతో ట్రాక్టర్లు బారులు తీరాయి.


బళ్లారి ప్రధాన రహదారిలో కిలోమీటరు పొడవునా నిలబడిన జొన్నల ట్రాక్టర్లు

భక్తిశ్రద్ధలతో అగ్ని బన్నీరాయ జయంతి


అగ్నిబన్నీరాయుడికి నివాళులర్పిస్తున్న ఏడీ నాగరాజు

బళ్లారి సిటీ, మార్చి 28: కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ అగ్ని బన్నీరాయ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డులోని కన్నడ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అగ్నిబన్నీరాయ చిత్రపటానికి పూలమాలలు వేసి లాంఛనప్రాయ వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కన్నడ సాంస్కృతికశాఖ సహాయ సంచాలకులు బి.నాగరాజుపాల్గొన్నారు.

కంప్లిలో ...

కంప్లి, మార్చి 28 :కంప్లి పట్టణంలో అగ్ని బన్నిరాయ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తాలుకా కార్యాలయంలో కూడా బన్నిరాయ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయన భావ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఇందులో తహసీల్దార్ శివరాజు పాల్గొని పూజలు చేపట్టారు.

ఘనంగా అమరవీరుల దినోత్సవం


కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ ప్రమోద్ కమార్

బళ్లారి సిటీ, మార్చి 28: విమ్స్ నర్సింగ్ కళాశాలలో ఏఐడీఎస్‌ఓ యువజన సంస్థ తరపున భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 94వ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ మన దేశ విప్లవ పోరాటాలలో భగత్ సింగ్ ప్రముఖ పాత్ర పోషించారన్నారు. రాజీలేని పోరాటాలను నడిపిన వారిలో భగత్‌సింగ్ పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. అతని ఆలోచనలు ప్రతి ఒక్కకరినీ ఆకర్షిస్తున్నాయన్నారు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలనే అతని ఆశయం బ్రిటిష్ వారికి మింగుడు పడలేదన్నారు. కొంత మంది అధికారులను చంపడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని మొదట భగత్‌సింగ్ భావించారని, కానీ తరువాత ప్రజలు బ్రిటిష్ వారిపై పోరాటానికి సంఘటితం కావాలని తన పోరాట నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. కార్యక్రమంలో పాలాక్షి, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు ప్రసన్న, మంజునాథ్, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

చెరువుల పరిరక్షణకు తోడ్పడండి


సమావేశంలో మాట్లాడుతున్న శాంతకుమార్

బళ్లారి సిటీ, మార్చి 28: రైతులు తమ చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు శాంతకుమార్ అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టాలిన్ స్నేహం వల్ల కావేరీ నీటిని తమిళనాడుకు వదిలేయడంతో ఇప్పుడు బెంగళూరునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ సరిగా లేకుంటే నోటాకు ఓటు వేయాలన్నారు. దాని వల్ల జరిగే పరిణామాలపై చట్టం రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో కరువు సాయం అందరికీ అందలేదని, తాగునీటి సమస్యఉందన్నారు. విద్యుత్ సరఫరా సరిపడా లేదని, భూగర్భ జల మట్టం పడిపోయిందన్నారు. రైతులు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల సందడిలో మునిగిపోయారని విమర్శించారు. అంతేకాకుండా రుణాల రికవరీలో బ్యాంకర్లు నిమగ్నమైఉన్నారని, కనీస మద్దతు ధర అమలు చేయడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో లక్ష్మీదేవి, రవికుమార్, దేవకుమార్, కొట్రేశ్ యాదగిరి,దేవరాజ్ తదితరులున్నారు.

మెడికల్ గ్రాడ్యుయేట్లు మెరుగైన సేవలు అందించాలి

విజయనగర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో డాక్టర్ చంద్రమోహన్

బళ్లారి సిటీ, మార్చి 28: మెడికల్ డిగ్రీపూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు సమాజంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు. గురువారం నగరంలోని విమ్స్‌లో ఏర్పాటు చేసిన విజయనగరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 63వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యవృత్తిలోకి వచ్చే వారు వైద్య రంగానికే పరిమితం కాకుండా బాహ్య ప్రపంచాన్ని ఉత్సాహంగా పరిశీలించే పనిని పెంపొందించుకోవాలని సూచించారు. మెడికల్ గ్రాడ్యుయేట్లు నిజాయితీగా ప్రజాసేవ చేస్తూ తమ కర్తవ్యాన్ని అస్వాదించగలమనే నమ్మకంతో ఉండాలని తెలిపారు. గుండెలో ధైర్యం, మనసులో వినయం, అచంచలమైన ధృఢ సంకల్పంతో మార్పు తీసుకునిరావాలని వైద్య విద్యార్థులను కోరారు. జిల్లాకలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ రోగుల పట్ల సహనంతో మెలగడం వైద్యుల ప్రాథమిక కర్తవ్యమని నాణ్యమైన వైద్యుల్లోసహకరించే దృక్పథం ఉండాలన్నారు. దీని వల్ల జిల్లాలోని సామాన్య ప్రజలు గర్వపడాలన్నారు.


జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్ చంద్రమోహన్

విమ్స్ డైరెక్టర్ గంగాధరగౌడ మాట్లాడుతూ అభ్యాసం జీవితాంతం ఉంటుందని, దీనికి అంతం లేదని, ప్రస్తుత పరిజ్ఞానానికి అనుగుణంగా వైద్య విద్యార్థులు అప్‌డేట్ అయి అభివృద్ధి చెందాలన్నారు. విజయనగర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి మెడికల్ డిగ్రీ పట్టభద్రులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. అమెరికాకు చెందిన వాస్కులర్ సర్జన్ డాక్టర్ పంతజలి శర్మ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ బళ్లారిలో మెడికల్ కళాశాల నిర్మాణం కల ఇప్పుడు సార్థకమైందని తన విజయాలన్నింటికీ విమ్స్ సంస్థ పునాదిఅని అన్నారు. గత ఏడాదినుంచి డాక్టర్ పీవీ పతంజలి శర్మ ర్యాంకులు సాధించిన వైద్య విద్యార్థులకు బంగారు పతకం ,రూ.15వేలు నగదును అందజేస్తున్నారు. ఈ వేడుకలో 95మంది పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు, 55మంది గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు సహా 150మంది వైద్య విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.ఈసందర్భంగా కర్ణాటక మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ యోగానందరెడ్డి, విమ్స్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున , నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమ,జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి రమేశ్‌బాబు, జిల్లా ఆసుపత్రి సర్జన్ డాక్టర్ బసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హోటళ్లలో ఆహారశాఖ అధికారుల తనిఖీలు

కంప్లి, మార్చి 28 : హోటళ్లలోనే కమర్షియల్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలెండర్లు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని తాలుకా ఆహార శాఖాధికారి విరుపాక్షి గౌడ తెలిపారు. కంప్లి పట్టణంలో కొన్ని రోజులుగా ఫుట్‌పాత్‌లపైన, హోటళ్లలో కమర్షియల్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలెండర్లు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదులపై వెంటనే వాటిపై దృష్టిసారించి బుధవారం కంప్లి పట్టణంలో అనుమానం వున్న హోటళ్లపై తనిఖీలు చేశామన్నారు. గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, ఆహార శాఖ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలెండర్లను వినియోగించినట్లయితే వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలెండర్లు వినియోగించరాదని వ్యాపారులకు నోటీసులు అందించామన్నారు. మరలా ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, ఆహార శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


హోటళ్లకు నోటీసులు అందిస్తున్న ఆహార శాఖ అధికారులు

పెరుగుతున్న ఎండల తీవ్రత

● వ్యాధులబారిన పడుతున్న గొర్రెలు, పశువులు

బళ్లారి సిటీ,మార్చి 28: ఈసంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం పశువులకు శాపంగా మారింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పశువులు వడదెబ్బకు గురవుతున్నాయి. బళ్లారి తాలూకాలోని చాలా గ్రామపంచాయితీల్లో శాశ్వత పశువైద్యాధికారులు లేకపోవడంతో పశువులు అస్వస్థతకు గురైతే సరైన వైద్యం అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు దూరంగా ఉన్న తాలూకా కేంద్రాలకు చెందిన పశువైద్యులను ఆశ్రయించాల్సి రావడం ఇబ్బందులకు దారితీస్తోంది.

పశుగ్రాసం లేదు - నీరు లేదు

తాలూకాలో ఇప్పటికే 40డిగ్రీల సెల్సియస్ ఉ ష్ణోగ్రత నమోదైంది. అందువల్ల ఆవులు, గేదెలు, మేకలు ఈ ఉష్ణోగ్రతను తట్టుకోవడం కష్టమని జీవాలు వివిధ వ్యాధులకు గురవుతున్నాయని పశువుల కాపరులు అంటున్నారు. ఎండ వేడిమి విలయతాండవం చేస్తుంటే, పచ్చిమేత లేకపోవడంతో పాలుకూడా తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా నీటి కొరతే. నదులు, వాగులు, కాలువలు ఎండిపోయి వన్యప్రాణులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఎండవేడిమికి వన్యప్రాణులు, పక్షులు మండే వేడిలో తమ ఆహారాన్ని నీటిని విడిచిపెట్టి చెల్లాచెదురుగా ఉన్న వేప చెట్ల నీడలో , పొలాల్లోని శిధిల భవనాల నీడలో తలదాచుకుంటున్నాయి. కలుషిత నీరు, బురద నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి విరేచనాలు తదితర ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని గొర్రెల కాపరులు చెబుతున్నారు. ఇకనైనా తాలూకా యంత్రాంగం మేల్కొని నీరు, పశుగ్రాస స్థావరాలను తెరవాల్సి ఉంది. ఎండవేడిమి తగ్గే వరకు అన్ని గ్రామ పంచాయితీల్లో పశువైద్యాధికారులను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.


ఎండవేడిమికి చెట్లనీడన చేరిన గొర్రెలు

వీవీ సంఘం నూతన అధ్యక్షుడికి సన్మానం


గురుబసరాజ్‌ను సన్మానిస్తున్న జనతా బజార్ అధ్యక్షుడు నీలకంతప్ప

బళ్లారి సిటీ,మార్చి 28: జిల్లాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ వీరశైవ విద్యావర్థక సంఘం అధ్యక్షుడిగా గురువారం జరిగిన ఎన్నికల్లో గురుబసవరాజ్ ఎన్నికయ్యారు. నగరంలోని జనతాబజార్ అధ్యక్షుడు నీలకంతప్ప, ఆయన కుమారులు గురుబసవరాజ్ ను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ వీరశైవ సంఘం ఆయన పరిపాలనలో మెరుగుపడి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

రోగులకు మందుల కిట్ల పంపిణీ


కిట్లను పంపిణీ చేస్తున్న తాలుకా ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఈరణ్ణ

సిరుగుప్ప, మార్చి 28 : క్షయ వ్యాధిపట్ల భయపడే అవసరం లేదని తాలుకా ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఈరణ్ణ తెలిపారు. సిరుగుప్ప పట్టణ ప్రభుత్వాస్పత్రిలో క్షయ వ్యాధి నివారణపై గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈరణ్ణ మాట్లాడుతూ క్షయ వ్యాధి సోకిన వారు మందులు సేవించడం, పరిశుభ్రత పాటించాలన్నారు. నిత్య స్నానం చేయాలని ఆయన తెలిపారు. రోగులు ఆస్పత్రి వైద్యులసలహాలను పాటించి వ్యాధిని నయం చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రి ఆరోగ్య శిక్షణ వైద్యులు డాక్టర్ మహమ్మద్ హసీమ్, అబ్దుల్ నబీ, వైద్య బృందం పాల్గొన్నారు.

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు


దొంగల నుంచి స్వాధీనపరచుకున్న నగదు

కంప్లి, మార్చి 28 : అనుమానాస్పదంగా తిరుగుతున్న షికారి హీరో, షికారి శివలను పట్టుకుని ఆరా తీయగా వారి వద్ద నుంచి సుమారు ఐదు తులాల బంగారం, 18 తులాల వెండి, రూ. 30 వేలు నగదు, ఒక డిస్కవరీ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 4.50 లక్షలు విలువ వుంటుందని సీఐ ప్రకాష్ మాలి తెలిపారు. కంప్లి పరిధిలోని గ్రామాల్లోను, పట్టణాల్లోను తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ ప్రకాష్ మాలి అప్రమత్తమై ఎస్పీ రంజిత్ కుమార్ భండారి, అడిషనల్ ఎస్పీ రవికుమార్, నవీన్ కుమార్, డీవైఎస్పీ ప్రసాద్ గోఖలే ఆధ్వర్యంలో ఆరా తీశారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ వీరికి అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో దేవలాపురం సొసైటీ కార్యదర్శి మృతి



నుజ్జునుజ్జయిన క్రూజర్ వాహనం, మృతి చెందిన రమేష్

కంప్లి, మార్చి 28 : దేవలాపురం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి రమేష్ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం తమ బంధువుల వివాహ సంబంధం మాట్లాడేందుకు చెళ్లకెరకు క్రూజర్ వాహనంలో వెళుతుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ముదుకనగౌడకు తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న దేవలాపురం గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సహకార సంఘాలసభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఓటు హక్కుపై అవగాహన కల్పించండి

కంప్లి, మార్చి 28 : గ్రామాల్లో ఓటు హక్కుపై బీఎల్వోలు, సూపర్‌వైజర్, సెక్టార్ ఆఫీసర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయితీ సీఈవో రాహుల్ శరణప్ప సంకనూరు తెలిపారు. కురుగోడు పట్టణంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు చైతన్య కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలన్నారు. మే 7న ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా వినియోగించుకోవాలని ఓటర్లకు తెలపాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల సందర్భంగా అధికారులు విధులు నిర్వహించారని, ఇందులో స్వీప్ సమితి, శిక్షణ జాగృతి ఇప్పటికే కల్పిస్తున్నారన్నారు. ఎక్కువగా ఓట్లు పోలయ్యేలా చూడాలని తెలిపారు.

హోసూరు జోన్

పెరిగిన పూల ధరలు



హోసూరు మార్చి 28: హోసూరు పూల మార్కెట్‌లో గురవారం పూలధరలు పెరిగాయి. హోసూరు డెంకణికోట , తళి , కెలమంగలం, తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు బంతి పూలు, గులాబీలు, వంటి పూల సాగు చేస్తారు. ఇక్కడ పండించిన పూలను రైతులు హోసూరు పూల మార్కెట్‌కు విక్రయస్తారు. ఇక్కడి నుంచి తమిళనాడులోని వివిధ జిల్లాలు, బెంగళూరు ప్రాంతాలకు పూలను తరలిస్తారు. తమిళ నూతన సంవత్సరాదికి ముందు వచ్చే గురువారం హోసూరు పూల మార్కెట్ కు 150 టన్నులు పూలు వచ్చాయి. సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి. ఈ విషయంపై పూల వ్యాపారి మూర్తిరెడ్డి మాట్లాడుతూ తమిళ , తెలుగు నూతన సంవత్సరాదికి హోసూరుల్లో పూల మార్కెట్‌లో ఏటా 300 టన్నుల పూలు విక్రయిస్తూ ఉండేవారమన్నారు. ఇప్పటి వరకు 150 టన్నులు మాత్రమే వచ్చాయన్నారు. సరఫరా తగ్గడంతో పూల ధర పెరిగింది. గతేడాది ఈ సీజన్‌లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయించగా, గురువారం రూ.200 నుంచి రూ.250 కి విక్రయించారు. అదేవిధంగా ఐశ్వర్య పూజలకు చెందిన తెల్ల బంతిపూలు రూ.300 కు అమ్ముడు పోయాయి. గులాబీ రూ.100, గుండుమల్లి కిలో రూ.600 , చెండుమల్లి రూ.25 చొప్పున విక్రయించారు. ఈ విధంగా కొత్త సంవత్సరం సందర్భంగా హోసూరు పూల మార్కెట్‌లో 300 టన్నుల పూలు విక్రయించాల్సి ఉండగా, ఇప్పుడు 150 టన్నులు మాత్రమే సరఫరా కావడంతో పూలకు డిమాండ్ పెరిగింది.

ముమ్మరంగా తనిఖీలు

హోసూరు మార్చి 28 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి తమిళనాడుకు మద్యం, గిఫ్ట్ ఐటమ్స్ డబ్బు అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు సరిహద్దులో పలు బృందాలుగా ఏర్పడి గురువారం వాహనాల తనిఖీ చేశారు హోసూరు లో మూడు చోట్ల పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి రూ.7 లక్షల 46 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. కృష్ణగిరి జిల్లా హోసూరు కగ్గనూరు చెక్ పోస్టు వద్ద స్క్వాడ్ అధికారి శ్యామల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆసమయంలో కూరగాయల వ్యాపారి అన్నయప్ప (65) ఎలాంటి పత్రాలు లేకుండా తన కారులో రూ. లక్షా 70 వేలు తీసుకుని హోసూరు సమీపంలోని కొత్తూరుకు బయలుదేరాడు. స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయ్యగా ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఆ డబ్బును హోసూరు సబ్ కలెక్టర్ ప్రియంకకు అప్పగించారు. అలాగే హోసూరు ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో స్క్వాడ్ అధికారి సురేశ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఇంటి నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు వెళుతున్న సిన్‌రాజ్(45) ఎలాంటి పత్రాలు లేకుండా కారుల్లో రూ.3 లక్షలు తీసుకెళ్లుత్నుట్లు తేలింది. దానిని కూడా స్వాధీనం చేసుకుని.సబ్ కలెక్టర్ ప్రియాంకకు అప్పగించారు.


డబ్బును స్వాధీనం చేసుకుని సబ్ కలెక్టర్‌కు అప్పగిస్తున్న దృశ్యం

వేసవి దాహార్తిని తీర్చండి ప్లీజ్!

● రిటైర్డ్ అధ్యాపకుడి బహిరంగ లేఖ

రాయచూరు, మార్చి 28 : వేసవి ఎండల తీవ్రతతో దాహంతో తల్లడిల్లుతున్న కట్లట్కూర్, కడగందొడ్డి గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని రిటైర్డ్ అధ్యాపకుడు వెంకోబరావ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రెండు గ్రామాలకు కలిపి ఉన్న ఒకే చెరువు వర్షాభావ పరిస్థితి వల్ల ఎండిపోయిందన్నారు. గతంలో ఇదే విషయాన్ని జనతాదర్శన్ కోసం వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్ పాటీల్ దృష్టికి తెచ్చామన్నారు. అధికారులకు మంత్రి నుంచి ఆదేశాలు ఉన్నా చెరువును నీటితో నింపడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కృష్ణానది ద్వారా చెరువుకు నీరందిస్తే రెండు గ్రామాల ప్రజల దాహార్థిని తీర్చడమేగాక సమీపంలోని చుట్టుపక్కల రైతుల బోరుబావులకు కూడా తగిన నీరు అందుతుందని ఆయన తెలిపారు. దాదాపు 200 ఎకరాల్లో ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంటలకు నీరందించే పెద్ద చెరువు నీరులేక ఎండిపోవడంతో సమస్య తీవ్రతరమైందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలకులు చెరువును నీటితో నింపాలని కోరారు.

గెలుపే లక్ష్యంగా శ్రమించాలి : బీజేపీ అభ్యర్థి


రాయచూరు, మార్చి 28 : పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా నిబద్ధతతో శ్రమించాలని బీజేపీ లోకసభ అభ్యర్థి రాజా అమరేశ్వర్ నాయక్ కోరారు. పార్టీకి ఉన్న వ్యవస్థగత నిర్మాణమే అభ్యర్థుల గెలుపుకు మార్గం చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థాగతమైన నిర్మాణం ఏ పార్టీలోను లేదన్న రాజా అమరేశ్వర్ నాయక్, అది ఒక్క బీజేపీ పార్టీకి మాత్రమే స్వంతమన్నారు. ఎన్నికల నిర్వహణ, ప్రచారం తదితర అంశాల పై చర్చించేందుకు గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రాజా అమరేశ్వర్ నాయక్, దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడవ సారి ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారని దేశ ప్రజలు ఆయన నాయకత్వం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ క్రమంలో రాయచూరు స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా నిబద్ధతతో పని చేయాలని కోరారు.


సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ లోకసభ అభ్యర్థి రాజా అమరేశ్వర్ నాయక్

నేటి ప్రముఖులు

పోర్ట్రైట్ ఆర్టిస్ట్ కే.శే. శంకరనారాయణ కాంప్...

ఉత్పల్‌దత్ (జయంతి)



ఉత్పల్‌దత్ 1929 మార్చి 29న బరిసల్ ప్రాంతంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో) ఉంది. జన్మించారు. బెంగాలీ నాటక రంగం నుంచి సినీ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా పేరొందారు. 40ఏళ్లలో వందకుపైగా బెంగాలీ, హిందీ సినిమాలలో నటించారు. భువన్ షోమ్, ఆగంతక్, గోల్‌మాల్, రంగ్ బిరంగి వంటి సినిమాలు ఎంతో గుర్తింపునిచ్చాయి. జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం, మూడుసార్లు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ కమెడియన్ అవార్డులు, సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. 1993 ఆగస్టు 19న కన్నుమూశారు. 2013లో ఆయన జ్ఞాపకార్థం పోస్టల్‌స్టాంప్ విడుదల చేశారు.

కేవైఎన్ పతంజలి (జయంతి)



కాకర్లపూడి యోగ నారసింహ (కైవైఎన్) పతంజలి 1952 మార్చి 29న విశాఖపట్నంలో జన్మించారు. తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. తండ్రి వారసత్వంతో సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. 11వ యేట 1963లో ‘అస్థిపంజరర్’ అనే అపరాధ పరిశోధక నవల రాశారు. పలు కథలు, సీరియల్స్ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. రావిశాస్త్రి రచన పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘సింధూరం’ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా ‘బంగారు నంది అవార్డు’ దక్కింది. 2009 మార్చి 11న కన్నుమూశారు.

అదితి అశోక్ (పుట్టినరోజు)



ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత అదితి అశోక్ 1998 మార్చి 29న బెంగళూరులో జన్మించారు. 2013లో ఏషియన్ యూత్ గేమ్స్‌లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి. 2016లో రియో సమ్మర్ ఒలింపిక్స్‌లో దేశంనుంచి ప్రాతినిధ్యం వహించారు. 2016 సీజన్‌లో లేడీస్ యూరోపియన్ టూర్‌లో పాల్గొన్నారు. హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్‌లో సత్తా చాటుకున్నారు. రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఇతర ట్రోఫీలు సాధించారు. 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొని వరల్డ్‌లో 200వ ర్యాంకులో నిలిచారు. 2023లో ఎల్ఈటీ కెన్యా లేడీస్ చాంపియన్‌షిప్ కైవశం చేసుకున్నారు.

బెళగావితో 30 ఏళ్లుగా అనుబంధం

● వయనాడు రాహుల్ గాంధీ సొంతమా.. ● కాంగ్రెస్ తీరు మార్చుకోవాలి ● వలస నేతల వ్యాఖ్యలపై శెట్టర్ ధ్వజం



బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బెళగావి వలస నేత వచ్చారంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోవాలన్నారు. బెళగావితో తనకు 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయన్నారు. రాహుల్‌గాంధీ అమేథీని వదలుకుని కేరళ రాష్ట్ర వయనాడుకు ఎలా వచ్చారని అదేమైనా ఆయన సొంత నియోజకవర్గమా అంటూ ప్రశ్నించారు. అజయ్‌మెకెన్‌ను రాష్ట్రం నుంచి ఏవిధంగా రాజ్యసభ సభ్యుడిని చేశారన్నారు. వీటి గురించి సమాధానం చెప్పాక తనకు సంబంధించిన వలస గురించి మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. జనసంఘ్ నుంచి వచ్చానని తన కుటుంబానికి బీజేపీతో సంబంధాలు కలిగి ఉందన్నారు. రాజకీయాలలో కొనసాగుతూనే బంధుత్వ పరంగాను బెళగావి నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నాయన్నారు. అనుకోని కారణాలతో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరానని అక్కడ ఉండలేకనే సొంతగూటికి తిరిగి వచ్చేశానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు బెళగావిలో పోటీ చేయాలని సూచించారన్నారు. బెళగావి తనకు కొత్త కాదన్నారు. ప్రతిపక్షనేత హోదాలో ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. రెండుసార్లు బెళగావి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా వ్యవహరించానన్నారు. నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. సిద్దరామయ్య తాను బీసీ నాయకుడని చెప్పుకుంటారని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పుడూ బీసీ నేతగా చెప్పుకోలేదన్నారు. జిల్లా మంత్రులు సతీష్‌జార్కిహోళి, లక్ష్మీహెబ్బాళ్కర్‌ల వంటి కాంగ్రెస్ నేతలు కాషాయంపై ప్రేమ చూపుతారని కానీ ఫైనార్టీల ఓట్ల కోసమే సిద్దరామయ్య కాషాయం పాగా ధరించేందుకు నిరాకరిస్తారన్నారు. రమేష్‌జార్కిహోళి, బాలచంద్రజార్కిహోళీలు ప్రచారంలో పాల్గొనడం లేదనే ప్రశ్నకు సమాధానంగా వారిద్దరూ తనకు అందుబాటులోనే ఉన్నారన్నారు. కాగా బెళగావిలో శెట్టర్‌ను వ్యతిరేకిస్తున్న బీజేపీ వర్గాలను సన్నిహితం చేసుకోవడంలో సఫలీకృతలవుతున్నారు. పలువురి నివాసాలకు వెళ్ళి ఎన్నికలలో మద్దతు కోరుతున్నారు. ప్రధాని మోదీని మరోసారి ప్రధాని చేయాలన్నదే దేశ ప్రజల ధ్యేయమంటూ ప్రకటిస్తున్నారు.



పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

ఆభరణాల పట్టివేత

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణ పరిధిలో రికార్డులు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్ల విలువైన ఐదు కేజీల బంగారం ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. గురువారం మధ్యాహ్నం ఓ సంచితో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు పరిశీలించగా బంగారు ఆభరణాలు లభించాయి. 18 క్యారెట్‌ల బంగారంగా గుర్తించారు. మనోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దావణగెరె నుంచి హిరియూరుకు చెందిన ఓ నగల దుకాణానికి ఆభరణాలు తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి రికార్డులు లేక పోవడమే అనుమానాలకు దారితీస్తోంది.

సుమలతతో వ్యక్తిగత వైరం లేదు.. ఆమెను కలుస్తాం

● జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి



మైసూరులో మీడియాతో మాట్లాడుతున్న కుమారస్వామి

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండ్య ఎంపీ సుమలత పట్ల తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని రాజకీయంగా భిన్నాభిప్రాయాలు మాత్రమేనని అవసరమైతే సుమలతను కలుస్తానని జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. గురువారం మైసూరు చాముండేశ్వరీ దేవిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన అంబరీష్ ఉన్నప్పటి నుంచి తెలిసినవారే అన్నారు. ఆమె మాకు శాశ్వత శత్రువు కాదన్నారు. రాజకీయంగా పోరాటాలు, విభేదాలు మాత్రమే ఉంటాయన్నారు. వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్ళాల్సి ఉంటుందన్నారు. మండ్య అభ్యర్థి విషయమై సమన్వయ సభ జరుపుతామన్నారు. మైసూరులో జేడీఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. 2014 నుంచి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ, జేడీఎస్‌లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. మండ్యలో కుమారస్వామి ఓటమి తప్పదనే సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఏమైనా జ్యోతిష్యుడా అంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలలో నా కుమారుడు నిఖిల్ ఓటమికి ఆ మహానుభావుడు ఎంతటి కారకులనేది అందరికీ తెలిసిందే అన్నారు. అదే అభిప్రాయంతోనే మరోసారి మాట్లాడుతున్నారని అందరికీ ప్రజాతీర్పు శిరోధార్యమన్నారు. సిద్దరామయ్య ఎందుకు ఎప్పుడు జ్యోతిష్యుడిగా మారాడన్నారు. నేను వలస నేత అనేందుకు సిద్దరామయ్యకు ఏవిధమైన నైతికత ఉందా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన వలస నేత కాదా అని ప్రశ్నించారు. పార్టీలో చేరి మూల కాంగ్రెస్ వాదులను పక్కన పెట్టేశారన్నారు. నేను కన్నడిగుడినని ఎక్కడైనా పోటీ చేస్తానన్నారు. జేడీఎస్ ప్రస్తుతం మతపరమైన పార్టీఅంటూ ఆరోపణలు చేసే సిద్దరామయ్య మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదన్నారు. మేకెదాటు విషయంలో మాజీ ప్రధాని దేవేగౌడ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని సవాల్ చేశారు. కాగా మైసూరు నుంచి నేరుగా నంజనగూడుకు వెళ్ళిన కుమారస్వామి శ్రీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. మండ్య అభ్యర్థి విషయమై సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

కేరళ బీజేపీ ఎన్నికల సహాయ ఇన్‌చార్జిగా కటీల్

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక నుంచి పలువురు కీలక నేతలను బీజేపీ వివిధ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. దక్షిణకన్నడ ఎంపీ, తాజా మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నళిన్‌కుమార్ కటీల్‌ను కేరళ రాష్ట్ర బీజేపీ ఎన్నికల సహాయ ఇన్‌చార్జిగా నియమించారు. మరో సీనియర్‌నేత నిర్మల్ కుమార్ సురానాను మహారాష్ట్ర బీజేపీ సహ ఇన్‌ఛార్జ్‌గాను, బెళగావి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభయ్‌పాటిల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జిగా నియమించారు.మూడుసార్లు వరుసగా దక్షిణకన్నడ నుంచి ఎంపీగా గెలుపొందిన నళిన్‌కుమార్ కటీల్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమైనా అధిష్ఠానం కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది. టికెట్ దక్కకపోవడంపై కటీల్ ఎటువంటి నిరుత్సాహం వ్యక్తం చేయలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తనకు మూడుసార్లు అవకాశం ఇచ్చారని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగాను నియమించి సహకరించారన్నారు. పార్టీ ఎటువంటి పదవి ఇచ్చినా పని చేస్తానని ప్రకటించారు. అంతలోనే దక్షిణకన్నడ జిల్లాకు అనుబంధంగా ఉండే కేరళ రాష్ట్ర లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సహ ఇన్‌చార్జిగా నియమించారు.



అయ్యో పాపం.. కాగేరి..!

● అలక వీడని అసంతృప్తులు ● ఎంపీ ఇంటి ఎదుట అరగంట పడిగాపులు ..అయినా నో రెస్పాన్స్ ● అందుబాటులో లేని ఎమ్మెల్యే హెబ్బార



ఉత్తరకన్నడ బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డే కాగేరి

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఉత్తరకన్నడ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డే కాగేరి పరిస్థితి అయ్యోపాపం అనేలా మారింది. రాష్ట్ర శాసనసభలో సీనియర్‌గా పేరింది మంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా మూడున్నరేళ్ళపాటు వ్యవహరించిన కాగేరి ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందారు. అనుభవం కలిగిన నేతగా భావించి ఉత్తరకన్నడ స్థానానికి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే స్థానం నుంచి 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు బీజేపీ ఎంపీగా అనంతకుమార్‌హెగ్డే గెలుపు సాధించారు. 2017 నుంచి రెండేళ్ళపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రిగాను వ్యవహరించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందినవారు. హిందుత్వ మద్దతుగా తీవ్రమైన వ్యాఖ్యల చేశారు. బీజేపీకు 400ల స్థానాలు దక్కితే రాజ్యాంగం మారుస్తామనే వివాదాస్పద వ్యాఖ్య సంచలనమైంది. ఇటువంటి వ్యాఖ్యలే కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. పలు కారణాలతో సిట్టింగ్ ఎంపీకు కాదని విశ్వేశ్వర హెగ్డే కాగేరికు టికెట్ ఇచ్చారు. ఆయన అందరినీ కలుపుకు పోదామని చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. టికెట్ రాగానే అనంతకుమార్ హెగ్డేతో కలిసి జోడెద్దుల తరహాలో కలిసి పనిచేస్తామని ఉత్తరకన్నడ అభివృద్ధికి కట్టుబడుతామన్నారు. హెగ్డేతో చర్చలు జరుపదలచారు. అందుకోసమే ఆయన ఇంటికి వెళ్ళారు. అరగంట పాటు వేచిఉన్నా ఇంటి గేటు కూడా తెరువక పోవడంతో ఏం చేసిది లేక వెనుతిరిగి వచ్చినట్లు తెలిసింది. అనంతకుమార్ హెగ్డే సహకారం లేకుంటే ఇక్కడ గెలువడం అంత సులువు కాదు. ఇటీవల శాసనసభ ఎన్నికలలోను అనంతకుమార్ హెగ్డే మౌనంగా ఉన్నందుకే శాసనసభ ఎన్నికలలో విశ్వేశ్వరహెగ్డే కాగేరి ఓటమి చెందారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేళ కొత్త భయం పట్టుకుంది. ఇక యల్లాపుర ఎమ్మెల్యే శివరాంహెబ్బార దాదాపు పార్టీ కలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. యల్లాపురలో కాగేరి ప్రచారానికి వెళ్ళినా హెబ్బార కనిపించకుండా పోయారు. హెబ్బార ఎప్పుడైనా కాంగ్రెస్‌లో చేరుతారనేది తెలిసిందే. టికెట్ వచ్చిందనే సంతోషం కంటే నామినేషన్‌కు ముందుగానే కాగేరి బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది.

రాంచరణ్ జన్మదిన వేడుకలు



రాంచరణ్ జన్మదిన వేడుకలలో ఫైట్‌మాస్టర్‌లు రామ్‌లక్ష్మణ్

బెంగళూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటుడుగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ జన్మదిన వేడుకలు నెలమంగళలలో జరుపుకున్నారు అఖిలకర్ణాటక మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణాది సినిమాలలో ప్రముఖ ఫైట్‌మాస్టర్‌లుగా పేరొందిన రామ్ లక్ష్మణ్‌లు ముఖ్యులుగా పాల్గొన్నారు. ఇదే సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విధానం రాంచరణ్‌లోను ఉందని నటుడిగా భిన్నమైన పాత్రలలో అన్నివర్గాలను ఆకట్టుకుంటున్నారన్నారు. ఫైట్ మాస్టర్ భద్రీతో పాటు బిగ్‌బాస్ ఫేం చందన్‌గౌడ, అఖిల కర్ణాటక చిరంజీవి యూత్ వైస్ ప్రెసిడెంట్ రామ్ లక్ష్మణ్, కిరణ్ కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

‘గాలి’శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి

● కాంగ్రెస్‌నేత రమేష్‌బాబు డిమాండ్

బెంగళూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేసిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే గాలి జనార్ధన రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. రాజ్యాంగం 10 షెడ్యూలు ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ యూటీ ఖాదర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేయడం పార్టీ నిషేధ చట్టం ప్రకారం సరికాదన్నారు. ఒక పార్టీ మరో పార్టీలో విలీనం చేసేందుకు పలు నిబంధనలు ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదిక ప్రకారం కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షకు అధ్యక్షులు రామణ్ణ కాగా అనేక మంది పదాధికారులు ఉన్నారన్నారు. పార్టీ 2023 మార్చి 30న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదికకు సమర్పించిన ఆడిట్ నివేదిక ప్ర కారం పార్టీలో కేవలం రూ.1320లు మాత్రమే చూపారన్నారు. జనార్ధనరెడ్డి గనుల అక్రమాల ద్వారా సంపాదించిన అక్రమాస్తులతో పార్టీని స్థాపించి ప్రస్తుతం బీజేపీలో విలీనం చేశారన్నారు. గాలి జనార్ధనరెడ్డి బీజేపీలో చేరిన విషయం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైందన్నారు. బీజేపీ అవినీతి పరులను, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పార్టీలో చేర్చుకుంటుందన్నారు. ఎన్ని కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్నా బీజేపీలో చేరితే ఒక్కసారిగా వాషింగ్ మిషన్‌లో శుభ్రం చేసినట్లు అవుతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీలో చేర్చుకోవడం ద్వారా అవినీతి మసి పూసుకుందన్నారు. బీజేపీ అంటే బాండ్ జనతా పార్టీ అన్నారు.

నెట్టికంటి హుండీ ఆదాయం రూ.13.57 లక్షలు

గుంతకల్లు, మార్చి28: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి ప్రధాన హుండీల ద్వారా రూ.13.57 ఆదాయం లభించింది. గురువారం ఉదయం దేవదాయ శాఖ అధికారులు ఆలయంలో వివిధ హుండీలను తెరచి భక్తులు వేసిన విరాళాలను లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.13,57,847, అన్నదానం హుండీ ద్వారా రూ.20,850, 8-500 మిల్లీగ్రాముల బంగారం, 320 గ్రాముల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్చి 6 నుంచి 28వ తేదీ ఉదయం వరకు హుండీల్లో భక్తులు వేసిన విరాళాల మొత్తమిదని వివరించారు. ఏఈఓ మల్లికార్జున, పీ వెంకటేశులు, ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది, ఆర్డీసీ సేవా సమితి వలంటీర్లు పాల్గొన్నారు.



నెట్టికంటి హుండీ సొమ్ము లెక్కిస్తున్న భక్తులు

ఉగాది ఏర్పాట్లపై సమీక్ష

ఉగాది పండుగను పురస్కరించుకుని కసాపురం దేవస్థానంలో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం ఈఓ వై భద్రాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈఓ మాట్లాడుతూ ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తామని, రథోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గుంతకల్లు మునిసిపాలిటీ, కసాపురం పంచాయతీ, పోలీసు, ఆలయ సిబ్బంది, వైద్య శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ సిబ్బంది ఉత్సవాల ఏర్పాట్ల విషయంగా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

రైళ్ల రద్దు.. దారి మళ్లింపు

గుంతకల్లు, మార్చి28: నైరుతి రైల్వే జోన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు, పాక్షిక రద్దుచేసి మరికొన్నింటిని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-ధర్మవరం-బెంగళూరు (06595/96) రైళ్లను ఏప్రిల్ 3, 10 తేదీల్లో రద్దుచేసినట్లు తెలిపారు. అలాగే ఈ రైళ్లను ఏప్రిల్ 7, 8 తేదీల్లో గౌరీబిదనూరు-ధర్మవరం సెక్షన్‌లో రద్దుచేసి, గౌరీబిదనూరు-బెంగళూరు మధ్య మాత్రమే నడపనున్నట్లు వివరించారు. జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ (నెం. 12976) రైలును ఏప్రిల్ 1, 8 తేదీల్లో గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా కాకుండా గుంతకల్లు, బళ్లారి, రాయదుర్గం, అరిసికెరె, హసన్ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (నెం. 22231) రైలును ఏప్రిల్ 3, 10 తేదీల్లో ఐదున్నర గంటల ఆలస్యంగానూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 22232)ను ఇవే తేదీల్లో గంట ఆలస్యంగానూ నడుస్తాయన్నారు.



నేడు గుడ్‌ఫ్రైడే

● చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

ప్యారీస్, మార్చి 28: యేసుక్రీస్తు శిలువపై ప్రాణత్యాగం చేసిన ఘట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు శుక్రవారం శుభ శుక్రవారంగా జరుపుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలను సిద్ధం చేశారు. శిలువపై వేలాడుతూ మరణించే ముందుకు యేసు ప్రభువు పలికిన ఏడు మాటలపై సంఘ కాపరులు, బోధకులు ప్రసంగించనున్నారు. నాగపట్టినం జిల్లా వేలాంకన్ని పుణ్యక్షేత్రంలో, చెన్నై బీసెంట్ నగర్ వేలాంకన్ని చర్చిలో, ప్యారీస్ సెయింట్ ఆంథోని చర్చి, సెయింట్ థామస్ మౌంట్ చర్చి, సైదాపేట లిటిల్ మౌంట్ చర్చి, జెమిని సర్కిల్‌లోని కెథడ్రల్ చర్చి, సీఎస్ఐ, చర్చి ఆఫ్ సౌత్ ఇండియా, మారనాథ, తెలుగు బాప్టిస్ట్ చర్చిల్లో శుభ శుక్రవారం సందర్భంగా శిలువ ధ్యాన ఆరాధన నిర్వహిస్తారు. భస్మ బుధవారం నుంచి ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటున్న క్రైస్తవులు శుక్రవారం ఆరాధన అనంతరం ఆహారం తీసుకుంటారు. ముందుగా యేసుక్రీస్తు శిలువలో ప్రాణాలు కోల్పోయే ముందు రోజైన గురువారాన్ని మాండీ గురువారంగా పాటించారు. ఈ సందర్భం గా చర్చిల్లో నిర్వహించిన ప్రభు రాత్రి సంస్కారంలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

లా పరీక్షలో మాస్ కాపీయింగ్.. పదిమంది డిబార్

అనంతపురం సెంట్రల్, మార్చి 28: ఎస్కేయూలో నిర్వహిస్తున్న లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథావిధిగా కొనసాగుతోంది. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా పదిమంది విద్యార్థులు డిబార్ అయ్యారు. పరీక్షల నిర్వహణ విభాగాధిపతి ప్రొఫెసర్ జీవీ రమణతో కలిసి వీసీ హుస్సేన్‌రెడ్డి ఆకస్మాత్తుగా పరీక్షా కేంద్రాలను తనిఖీచేశారు. వారు మాట్లాడుతూ తృతీయ, ఐదవ సంవత్సరాల లా కోర్సుల విద్యార్థులకు 26 నుంచి మే 9వరకు ఐదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహి స్తున్నామన్నారు. గురువారం నిర్వహించిన పరీక్షలకు 370మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విజయనగర లా కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులను డీబార్ చేశామన్నారు. అదేవిధంగా మే 11నుంచి 19వరకు ఏడో సెమిస్టర్. 20 నుంచి 26 వరకు పదో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేదిలేదని, డీబార్ చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీరాము లు నాయక్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వరలక్ష్మి పాల్గొన్నారు.



పరీక్షాకేంద్రంలో తనిఖీ చేస్తున్న వీసీ హుస్సేన్‌రెడ్డి

పంటల్లో కొత్త వంగడాలు ప్రవేశపెట్టేలా చర్యలు

అనంతపురం అర్బన్, మార్చి 28 : జిల్లాలో రాబోవు సీజన్లల్లో వివిధ పంటల్లో కొత్త వంగడాలు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. గురువారం స్థానిక జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పదేళ్లుగా కే-6 రకం వేరుశనగ సాగుచేస్తున్నందున దిగుబడి తగ్గుతోందన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కొత్త వంగడాలను ప్రవేశపెట్టేందుకు చొరవ చూపాలన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులు వచ్చే కదిరి - 9, కదిరి లేపాక్షి - 1812, టీసీజీఎస్-1694 (వశిష్ట) రకాలను రైతులకు అందుబాటులో ఉంచి సరఫరా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. కంది పంటలో ఎల్ఆర్‌జీ - 41 రకానికి బదులుగా పీఆర్‌జీ - 176, కొర్ర పంటలో సూర్య నంది లేదా గరుడ రకాలను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, ప్రసన్న రాజేష్, మల్లేశ్వరి, రాధాకుమారి, ఏడీఏలు, టెక్నికల్ ఏఓలు పాల్గొన్నారు.

చీనీకాయలు టన్ను రూ.25 వేలు

అనంతపురం రూరల్, మార్చి 28: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25,500, కనిష్ఠంగా రూ.12 వేలు, సరాసరి రూ.17 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణికార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్‌కు మొత్తంగా 738 టన్నుల చీనీకాయలు వచ్చాయన్నారు.

